ప్రజాశక్తి
శుక్రవారం 1 సెప్టెంబర్ 2023 5 విజయనగరం



3న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం

ప్రజాశక్తి-విజయనగరంటౌన్

అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణ కోసం ఈ నెల 3న విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి విజయనగరం జిల్లా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జెఎసి ప్రధాన కార్యదర్శి గండిపల్లి మహేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో రాష్ట్రంలోని అన్ని విభాగాల్లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర చైర్మన్ కె.సుమన్, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్‌బాబు ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. సమావేశానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘ ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.

నకిలీ పట్టాలపై ఎందుకీ ఉదాసీనత?

- రెవెన్యూ అధికారుల తీరుపై అనుమానాలు
- అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు

బొబ్బిలి పట్టణంలో ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాల వ్యవహారంపై రెవెన్యూ అధికారులు ఉదాసీనతగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. నకిలీ పట్టాలు సృష్టించి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు అక్రమార్కులకు అధికారులు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.



మున్సిపల్ అధికారులు తొలగించిన ఆక్రమణలు (ఫైల్ ఫొటో)

ప్రజాశక్తి-బొబ్బిలి

బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాలు సృష్టించి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, పునాదులు నిర్మించి, అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందడంతో స్పందించిన టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి జెసిబితో తొలగించారు. తొలగించిన పునాదులను అక్రమార్కులు మళ్లీ నిర్మించారు. అయినా నకిలీ పట్టాల వ్యవహారంపై రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదని విమర్శలు వస్తున్నాయి.

విఆర్‌ఒ సూత్రధారి!

ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాల వ్యవహారంలో ఓ పంచాయతీ విఆర్‌ఒ సూత్రధారిగా వ్యవహరించినట్లు తెలిసింది. విఆర్‌ఒ రక్షించేందుకు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఒక విఆర్‌ఒ 10 పట్టాలు తయారు చేసి అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడికి ఇచ్చేందుకు రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు బోగట్టా. విఆర్‌ఒ ఆరు నకిలీ పట్టాలను తయారు చేసి అధికార పార్టీకి చెందిన నేతకు ఇవ్వడంతో పునాదులు నిర్మించారు. నకిలీ పట్టాలతో పునాదులు నిర్మించినట్లు అధికార పార్టీకి చెందిన మరో గ్రూపు ఫిర్యాదు చేయడంతో పునాదులను జెసిబితో కూల్చి వేశారు. నకిలీ పట్టాల వ్యవహారం బయట పడడంతో భయపడిన విఆర్‌ఒ మిగిలిన నాలుగు పట్టాలు ఇవ్వలేదని తెలిసింది. పునాదులు నిర్మించిన వారి దగ్గర ఉన్న నకిలీ పట్టాలను తీసుకుని సంతకాలు ఎవరివి, ఎవరు ఇచ్చారో దర్యాప్తు చేస్తే నకిలీ పట్టాల గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉన్నా. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

ప్రభుత్వాలు మారినా..

ప్రభుత్వాలు మారినా ఇందిరమ్మ కాలనీలో ఆక్రమణలు మాత్రం ఆగడం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు బినామీ పేర్లతో ఇళ్ల పట్టాలు తీసుకుని అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. 2014లో టిడిపి అధికారంలోకి రావడంతో బినామీ పట్టాలపై చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశించినా ఫలితం కనిపించలేదు. బినామీ పట్టాలపై చర్యలు తీసుకోకుండా టిడిపి హయాంలో కూడా ఖాళీ స్థలాలు కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. టిడిపి హయాంలో ఇళ్ల స్థలాలు ఆక్రమణ జరిగినట్లు గుర్తించిన ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కమిటీ వేసి ఇళ్ల అక్రమాలపై దర్యాప్తు చేయించారు. ఇళ్ల అక్రమాలపై దర్యాప్తు చేసినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. జాయింట్ దర్యాప్తుతో ఆక్రమణలు ఆగుతాయని ప్రజలు ఆశించినప్పటికీ వైసిపి హయాంలో కూడా తామేమీ తక్కువ కాదంటూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఆక్రమణలు, నకిలీ పట్టాలపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఆక్రమణలు ఆగుతాయని చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి ఆక్రమణలు, నకిలీ పట్టాలపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

నకిలీ పట్టాలపై జాయింట్ దర్యాప్తు

ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాల వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్‌తో చర్చించి రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటుచేసి, సమగ్ర దర్యాప్తు చేస్తామని తహశీల్దార్ డోల రాజేశ్వరరావు తెలిపారు. నకిలీ పట్టాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. వాటిని గుర్తించేందుకు ఆర్ఐని సూపర్‌వైజర్‌గా నియమించి, విఆర్‌ఒలు, మున్సిపల్ సిబ్బందితో దర్యాప్తు చేసి, నిగ్గు తేలుస్తామని తెలిపారు. రీసర్వే, ఇతర రెవెన్యూ పనుల వల్ల జాప్యమవుతోందని తెలిపారు.

అక్టోబర్ 31న పైడితల్లి సిరిమానోత్సవం



ఉత్సవ తేదీల పోస్టర్‌ను విడుదల చేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి, ట్రస్టు బోర్డు సభ్యులు

ప్రజాశక్తి-విజయనగరం

అక్టోబర్ 31న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఇఒ కె.ఎల్.సుధారాణి తెలిపారు. అక్టోబర్ 4న ఉదయం 11 గంటలకు పందిర రాట వేయడంతో ఉత్సవాలకు అంకురార్పణ చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో పైడితల్లి ఉత్సవ తేదీలను ఆమె ప్రకటించారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు నెల రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. అక్టోబర్ 30న తొలేళ్ల ఉత్సవం ఉంటుందని, మరుసటి రోజు అక్టోబర్ 31న అంగరంగ వైభవంగా సిరిమానోత్సవం జరుగుతుందని వెల్లడించారు. నవంబర్ 7న పెద్దచెరువు వద్ద తెప్పోత్సవం, 14న ఉయ్యాల కంబాల ఉత్సవం ఉంటుందని వివరించారు.

అక్టోబర్ 4వ తేదీ ఉదయం 8.00 గంటలకు చదురుగుడి వద్ద మండల దీక్షలు, 25న అర్ధమండలి దీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. నవంబర్ 11వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు వనం గుడి నుంచి కలశ జ్యోతి ఊరేగింపు ఉంటుందని వివరించారు. నవంబర్ 15న చండీహోమం, పూర్ణాహుతితో వనంగుడి వద్ద దీక్ష విరమణతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. సిరిమాను పూజారి బి.వెంకటరావు, వేదపండితులు రాజేశ్ బాబు, ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణ, ఇతర ఏర్పాట్ల గురించి వివరాలు వెల్లడించారు. అనంతరం అందరూ కలిసి ఉత్సవ తేదీలతో కూడిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.

సమావేశంలో వేదపండితులు దూసి శివప్రసాద్, వి.నర్సింహమూర్తి, ట్రస్టు బోర్డు సభ్యులు పతివాడ వెంకటరావు, వెత్సా శ్రీనివాసరావు, గొర్లె ఉమ, ప్రత్యేక ఆహ్వానితులు ఎస్.అచ్చిరెడ్డి, గంధం లావణ్య, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

నా ప్రతిష్టను దిగజార్చేందుకే..

నిరాధార ఆరోపణలకు బెదిరేది లేదు : జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

తన ప్రతిష్టను దిగజార్చేందుకు తప్పుడు కథనాలు పత్రికల్లో రాయిస్తున్నారని, అటువంటి నిరాధార ఆరోపణలకు బెదిరేది లేదని వైసిపి జిల్లా అధ్యక్షులు, జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనాడు రామోజీరావు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఇటువంటి వార్తలు రాస్తున్నారని ఆరోపించారు. దేశంలోనే అత్యున్నత విచారణ సంస్థ ఎన్ఐఎ దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తూ, వైసిపి నాయకులపై ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి కథనాలు ప్రచురిస్తున్నారని ఆరోపించారు. సిఎం జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో పూర్తి వాస్తవాలు రాష్ట్ర, జిల్లా ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు.

ఎన్నికల సమయంలో నాయకులపై బురదజల్లి, నైతికంగా వారిని దెబ్బతీయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలకు వారు శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నిందితుడు శ్రీనివాస్ విడుదలైన సమయంలో ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను మీడియాకు చూపిస్తూ.. అదే రోజు ఆ న్యాయవాది నిందితుడు పక్కనే ఉన్నారని, ఆరోజు ఎందుకు ఈ విషయాలు చెప్పలేదని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో మరెన్నో నిరాధారమైన ఆరోపణలు చేస్తారని, ప్రజలందరూ గమనించాలని కోరారు. ఇటువంటి నిరాధారమైన ఆరోపణలపై సరైన సమయంలో తగిన చర్యలు చేపడతామని తెలిపారు.



రోడ్డు పనులను పరిశీలిస్తున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి

పండగకు ముందే రహదారి పనులు

ఎత్తుబ్రిడ్జి వద్ద మోడరన్ బస్టాప్ : డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

నగరంలోని రహదారుల అభివృద్ధి పనులను పైడితల్లి అమ్మవారి పండగకు ముందే పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సూచించారు. గురువారం నగరంలోని మయూరి కూడలి నుంచి బాలాజి జంక్షన్ వరకు చేపడుతున్న రహదారి అభివృద్ధి పనులను, ఎత్తు బ్రిడ్జి దిగువన నూతనంగా నిర్మించబోయే మోడ్రన్ బస్టాప్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. నగరపాలక సంస్థ, ఆర్అండ్‌బి అధికారులకు, కాంట్రాక్టర్లకు ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం నగర కమిషనర్ ఆర్.శ్రీరాములు నాయుడు మీడియాతో మాట్లాడారు. మయూరి కూడలి నుంచి సెంటర్ డివైడర్లు, బ్యూటిఫికేషన్ పనులపై డిప్యూటీ స్పీకర్ సూచనలు చేశారన్నారు. అక్టోబర్ 15 నాటికి ఈ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

ఎత్తుబ్రిడ్జి వద్ద బస్సులు ఆగి వెళ్తుండటం వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటోందని, ఈ నేపథ్యంలో ఇక్కడ మోడరన్ బస్టాప్ నిర్మించనున్నామని తెలిపారు. ఇప్పటికే ఇక్కడ సుమారు రూ.25 లక్షలతో వివిధ పనులు చేపడుతున్నామన్నారు. కాకినాడకు చెందిన ఓ సంస్థ భాగస్వామ్యంతో ఆధునిక హంగులతో ప్రయాణికుల సౌకర్యార్థం బస్ బేను నిర్మిస్తున్నట్లు వివరించారు. ఇక్కడ రెస్ట్ రూములు, తాగునీరు, ఎసి, ఎటిఎం వంటి సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇఇ కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి

సిపిఎం సమరభేరీలో రెండోరోజు కొనసాగిన సంతకాల సేకరణ, నిరసనలు



విజయనగరంలో నిరసన చేపడుతున్న సిపిఎం నాయకులు, ప్రజలు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

సిపిఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలో పలుచోట్ల సంతకాల సేకరణ చేపట్టారు. నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని నిరసనలు నిర్వహించారు. నగరంలో ప్రజల నుంచి సేకరించిన సంతకాలతో 40వ డివిజన్ సచివాలయ కార్యదర్శికి సిపిఎం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు. సిపిఎం జిల్లా నాయకులు ఎ.జగన్మోహన్ మాట్లాడుతూ నిత్యావసర, ఇతర సరుకుల ధరలు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. పెరిగిన ధరల కారణంగా రెండు పూటలా భోజనం చేసే పరిస్థితుల్లో పేదలు లేరన్నారు. పెంచిన విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రకాశ్, ధనలక్ష్మి, సూర్యనారాయణ, విజయ్, కళ్యాణ్, రమణమ్మ, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

తెర్లాం : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిపిఎం మండల కార్యదర్శి ఎస్.గోపాలరావు ఆధ్వర్యంలో గురువారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మండల నాయకులు చింతాడ రామారావు, జి లక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు.

నెల్లిమర్ల: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనకు వ్యతిరేకంగా యువతీ యువకులు, ప్రజలు గురువారం స్థానిక మొయిద కూడలిలో సంతకాల ఉద్యమం చేపట్టారు. సిపిఎం మండల నాయకులు కె.రామారావు మాట్లాడుతూ నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలన చేస్తానని ఎన్నికల్లో ప్రధాని మోడీ వాగ్దానం ఇచ్చి మరిచారన్నారు. కార్యక్రమంలో సిఐటియు నగర పంచాయతీ నాయకులు కె.సూర్యనారాయణమూర్తి, కె.లెనిన్ పాల్గొన్నారు.

భోగాపురం : మోడీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గురువారం భోగాపురంలో సిపిఎం ఆధ్వర్యంలో సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బి. సూర్యనారాయణ మాట్లాడుతూ మోడీ 2014లో అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడీని గద్దె దించేందుకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వనము రమణ, పిట్ట రామసూరి, మారాడ రవి, రాము, శ్రీను తదితరులు పాల్గొన్నారు.



నెల్లిమర్ల.. సంతకాలు సేకరిస్తున్న సిపిఎం నాయకులు

శృంగవరపుకోట: సిపిఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ మండల కార్యదర్శి మద్దిల రమణ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీనివాస్ కాలని, ఆర్‌టిసి కాంప్లెక్స్, దేవి కూడలి తదితర ప్రాంతాలలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మద్దిల రమణ మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాదం మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో ను ధరలను అదుపు చేయడంలోనూ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చలికాని ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

బొబ్బిలి : సిపిఎం సమరభేరి 2వ రోజు బొబ్బిలి పట్టణంలోని 3, 9 వార్డులో గురువారం నిర్వహించారు. అధిక ధరలు, నిరుద్యోగం, విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రజలకు వివరిస్తూ సంతకాలు సేకరించారు. సిపిఎం నాయకులు పి.శంకరరావు మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలను పట్టిపీడిస్తున్న అధిక ధరలు, నిరుద్యోగం, కరెంటు చార్జీలను అదుపు చేయలేని కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం గెద్ద దిగాలని డిమాండ్ చేశారు.

ఓటర్ల సర్వేపై తనిఖీలు

- ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుల పరిశీలన
- గరివిడి, చీపురుపల్లిలో కలెక్టర్ విస్తృత పర్యటన



ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్న కలెక్టర్ నాగలక్ష్మి

ప్రజాశక్తి-గరివిడి, చీపురుపల్లి

జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటింటి ఓటర్ల సర్వేపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా, గ్రామస్థాయిలో ఓటర్ల సర్వే సక్రమంగా జరిగిందా? లేదా, బిఎల్‌ఒలు ఇంటింటికీ వచ్చారా? లేదా అని గ్రామీణులను ఆరా తీశారు. ఓటర్ల చేర్పులు, తొలగింపుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొందరు గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు తమ సమస్యలను తెలిపారు. చీపురుపల్లి, గరివిడి మండలాల్లో జిల్లా కలెక్టర్ గురువారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా గరివిడి మండలం మందిరివలస చేరుకున్న కలెక్టర్.. నిర్మాణంలో ఉన్న సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్ సెంటర్ భవనాలను పరిశీలించారు. మరో 15 రోజుల్లో పనులు పూర్తి చేసి, భవనాలను ప్రారంభించాలని ఆదేశించారు. సచివాలయాన్ని తనిఖీ చేసి, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ఆరాతీశారు. విద్యార్థుల చేరికలపై క్లస్టర్ల వారీగా వాలంటీర్లతో సమీక్షించారు. అనంతరం కొండశంబాంలో కలెక్టర్ పర్యటించి, రీసర్వే పనులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఓటర్ల జాబితా సవరణపై ఇంటింటికీ వెళ్లి ఆరాతీశారు. అనంతరం చీపురుపల్లి మండలం రామలింగాపురంలో కలెక్టర్ పర్యటించి, సచివాలయం, ఆర్‌బికె, వెల్‌నెస్ సెంటర్ల భవన నిర్మాణాలను పరిశీలించారు. గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల చేరికలపై ఆరా తీశారు. వంద శాతం చేరికలు జరగాలని, దీనిపై సచివాలయ సిబ్బంది, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

రీసర్వే ప్రక్రియపై తహశీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. మండలంలోని 32 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియపై గ్రామాలవారీగా ప్రశ్నించారు. ఆశించినంత వేగంగా సర్వే జరగడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలని, సర్వేని త్వరగా పూర్తి చేసి, స్టోన్ ప్లాంటేషన్ చేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ ఎం.అప్పారావు, తహశీల్దార్లు తాడ్డి గోవింద, ఎం.సురేష్, ఎంపిడిఒలు జి.భాస్కరరావు, కె.రామకృష్ణరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జివికె ఆధ్వర్యంలో రాఖీ పండుగ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్



డిఇఒకి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతున్న ఉపాధ్యాయినులు

స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో గురువారం గురజాడ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రాఖి పండుగను ఘనంగా నిర్వహించారు. డిఇఒ లింగేశ్వరరెడ్డికి ఉపాధ్యాయినులు రాఖీలు కట్టారు. అనంతరం డిఇఒ మాట్లాడుతూ విద్యాశాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయులంతా సోదరభావంతో పనిచేసి, విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. విజ్ఞాన కేంద్రం కన్వీనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్షాబంధన్.. కుటుంబంలోని వ్యక్తుల మధ్య మాత్రమే కాక, వివిధ మతాలు, కులాల మధ్య ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంఇఒలు సిహెచ్.రాజు, సత్యవతి, హెచ్ఎం వెంకటరమణ, ఉపాధ్యాయ నాయకులు వై.అప్పారావు, ఎన్.సత్యనారాయణ, రాజశేఖర్, రామునాయుడు, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.

4 రోజులు నీటి సరఫరాకు అంతరాయం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లకు కుళాయిల ద్వారా నీటి సరఫరాకు నాలుగు రోజులపాటు అంతరాయం కలగనుందని మున్సిపల్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఇంజినీరింగ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముషిడిపల్లి రక్షిత మంచినీటి పథకం నుంచి విజయనగరానికి నీరు సరఫరా చేసే పైప్‌లైన్లను అనుసంధానం చేసే పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కొర్లాం జంక్షన్ నుంచి గొట్లాం వరకు నూతనంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో ఆ మార్గంలో పైపులైన్లకు అనుసంధానిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటో తేది నుంచి 4 వరకు నగరంలోని 37, 38, 38, 39, 40, 41, 43, 44, 46, 47 డివిజన్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డిఇ అప్పారావు పాల్గొన్నారు.

సమాజసేవకు పునరంకితం కావాలి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

సమాజసేవలో ప్రతిఒక్కరూ భాగస్వాములై ఇతరులకు ఆదర్శంగా నిలవాలని జనసేన నాయకులు గురాన అయ్యలు కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా గురువారం పినవేమలి ఎబిసిడి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. విజయనగరం పట్టణ నిరాశ్రయుల వసతిగృహంలో పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ సంపాదనకే రాజకీయాలు పరిమితమైన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమాజసేవలో పునరంకితం కావడం అభినందనీయమన్నారు. ఆయన స్ఫూర్తితో పేదలకు అభివృద్ధి ఫలాలు అందేలా జనసేన కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు చక్రవర్తి, మాతా గాయత్రి, టి.రామకృష్ణ(బాలు), వజ్రపు నవీన్, పవన్ కుమార్, భార్గవ్, అడబాల వెంకటేష్, సాయి, సురేష్‌కుమార్, అప్పలనాయుడు, సయ్యద్ బుఖారి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ఆర్ బీమా నగదు అందజేత

రామభద్రపురం: పేదలకు వైఎస్ఆర్ బీమా అండగా ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు. మండలంలో కొట్టక్కి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ బడిగంటి దుర్గ భర్త ఆదినారాయణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వాలంటీర్‌ను గురువారం పరామర్శించారు. వైఎస్ఆర్ జీవిత బీమా పథకం ద్వారా రూ.5లక్షలు మంజూరు కాగా మృతుని అంత్యక్రియల ఖర్చులు నిమిత్తం ముందుగా రూ. 10వేలను ఎంపిపి, జెడ్‌పిటిసిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతులు మీదుగా మృతుని భార్యకు అందజేశారు. మిగతా రూ.4.90లక్షలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యేకి రక్షా బంధన్ సందర్భంగా స్థానిక జెడ్‌పిటిసి అప్పికొండ సరస్వతి రాఖీ కట్టి స్వీట్ తినిపించి అన్నా చెల్లెళ్ల అనురాగాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రాయలు, వైసిపి నాయకులు చినబాబు, మల్లు సాగర్ సాయి తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రం అప్పగింత

తెర్లాం: మండలంలోని కొరటాం గ్రామ సచివాలయ పరిధిలో గొలుగువలస గ్రామపంచాయతీలో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపిడిఒ ఎస్ రామకృష్ణ స్వాధీనం చేసుకుని దానిని వినియోగం నిమిత్తం అంగన్వాడి సూపర్‌వైజర్ వెంకటలక్ష్మికి అంగన్వాడీ కార్యకర్తకు అప్పజెప్పి భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని పరిసరాలను శుభ్రం చేసి వాడుకోవాలని సూచించారు. ఈ భవన నిర్మాణం 2018లో నేరేగా నిధులతో నిర్మించారని కాంట్రాక్టర్ కొన్ని కారణాల వల్ల సకాలంలో అందించలేకపోయారని ఇప్పుడు ఈ భవనాన్ని స్వాధీనం చేసుకొని అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం ఎంపిపి స్కూల్‌ను పరిశీలించారు.

ఏకరూప దుస్తులు పంపిణీ

కొత్తవలస: కొత్తవలస మేజర్ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఏకరూప దుస్తులను ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేస్తున్న దుస్తులను పారిశుధ్య కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పంచాయతీలో పనిచేస్తున్న 48 మంది పారిశుధ్య కార్మికులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి, ఉప సర్పంచ్ మిడతన చెల్లయ్య, పిఎసిఎస్ అధ్యక్షులు గొరపల్లి శివ, మాజీ అధ్యక్షులు గొరపల్లి రవి, కొత్తవలస మేజర్ పంచాయతీ శానిటేషన్ మేస్త్రి ప్రసాద్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రక్షా బంధన్ వేడుకలు

కొత్తవలస: మండల కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు స్థానిక బివికె స్కూల్ విద్యార్థులు రాఖీ కట్టారు. ఎమ్మెల్యేతో పాటు పిఎసిఎస్ అధ్యక్షుడు గోరపల్లి శివ, కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి, ఉప సర్పంచ్ మిడతల చెల్లయ్య, గోరపల్లి రవి లకు విద్యార్థులు రక్షాబంధన్ కట్టారు.

డెంకాడ: రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రానికి రక్ష జగనన్న కార్యక్రమంలో భాగంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో డ్వాక్రా సంఘాల మహిళలు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు రాఖీ కట్టారు. అనంతరం తడి చెత్త పొడి చెత్త డస్ట్‌బిన్లను ఆయన చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అందవరపు సూరిబాబు, ఎంపిపి బంటుపల్లి వాసుదేవరావు, నెల్లిమర్ల జెడ్‌పిటిసి గదల సన్యాసి నాయుడు, వైస్ ఎంపిపిలు పిన్నింటి తమ్మినాయుడు, కురాకుల అనిత, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు పానీ పైపులు పంపిణీ

నెల్లిమర్ల: డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సతివాడ గ్రామంలో రైతులకు నీటి ఆధా విలువ తెలిపే పానీ పైపులను గురువారం పంపిణీ చేశారు. వీటిని వరి పొలాల్లో అమర్చడం ద్వారా దిగుబడిని పెంచడం, నీటి ఆదాను రైతులకు రెడ్డీస్ ఫౌండేషన్ సమన్వయ కర్త శ్రీనివాసరావు వివరించారు. ఈ కార్యక్రమంలో సతివాడ సర్పంచ్ రేవల్ల శ్రీనివాసురావు, ఎంపిటిసి రెడ్డి సత్యనారాయణ, ఫౌండేషన్ సేవలను కొనియాడారు. అనంతరం మోడల్ స్కూల్‌లో నా భూమి నా దేశంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో చందక త్రినాథ్, మీసాల లక్ష్మం, ఆల్తి సూరిబాబు, మీసాల లక్ష్మణరావు, ప్రిన్స్ పాల్ పద్మలత రైతులు పాల్గొన్నారు.

పిఎసిఎస్ చైర్మన్‌కు ఎమ్మెల్యే పరామర్శ

డెంకాడ : అనారోగ్యంతో బాధపడుతున్న డెంకాడ పిఎసిఎస్ చైర్మన్ రొంగలి కనకసింహాచలంను ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు గురువారం పరామర్శించారు. కనక సింహాచలం ఇటీవల తన ఇంట్లో మెట్లపై నుంచి జారిపోవడంతో కాలు విరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన్ను పరామర్శించి యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు. ఆయనతోపాటు ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు, వైస్ ఎంపిపి పిన్నింటి తమ్మి నాయుడు, పలువురు నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు.

రైతులు ఇ-పంట నమోదు చేసుకోవాలి

నెల్లిమర్ల: రైతులు వచ్చే నెల 15లోగా ఈ పంట నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు తెలిపారు. గురువారం ఆయన సీతారామునిపేటలో ఇపంట నమోదు ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ రైతు వచ్చే నెల 15వ తేదీ లోపు తను వేసిన పంటకు రైతు భరోసా కేంద్రంలో ఇ పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎడిఎ ఎన్. కోటేశ్వరరావు, ఎఇఒ నాగరాజు, విఎఎ శ్యామ్, రైతులు పాల్గొన్నారు.

రామతీర్థంలో శ్రావణ పౌర్ణమి ఉత్సవాలు

నెల్లిమర్ల: రామతీర్థం రామస్వామి దేవస్థానంలో శ్రావణ పౌర్ణమి ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు రామ స్వామికి శ్రావణ పౌర్ణమి ఉత్సవాల సందర్భంగా ప్రాత్ణకాలార్చన, బాలబోగం, యాగశాలలో సుందరకాండ హవనం, నిత్యకళ్యాణం నిర్వహించారు. ముందుగా రామచంద్రస్వామికి నూతన యజ్ఞోపతధారణ నిర్వహించి, స్వాయంభువ మనువుకాలంలో విష్ణుమానస పుత్రుడిగా అవతరించి లోకానికి భగవంతుని అర్చనాది కైంకర్యముల కోసం భగవత్శాస్త్రమును అందించిన విఖనస ఆచార్యుల జయంతి సందర్భంగా దేవాలయంలో ప్రత్యేకంగా విఖనసాచార్యస్వామికి పంచామృతం, అబిషేకం, విశేష అర్చన కార్యక్రమం వైదిక సిబ్బంది నిర్వహించారు.

నేరాలు ఘోరాలు

పెళ్లికి వెళ్తున్న ఆటో బోల్తా

ఏడుగురికి గాయాలు

రేగిడి: మండలంలోని కాగితాపల్లి సమీపంలో గురువారం పెళ్లికి వెళ్తున్న ఆటో బోల్తా పడిన సంఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. శ్రీకాకుళం నుండి వంగర పెళ్లికి వెళ్తున్న ఆటో కాగితాపల్లి సమీపంలో బోల్తా పడింది. ఈ సంఘటనలో ఆటో డ్రైవర్ నైన చిన్నారావుతో సహా అందులో ప్రయాణికులు అనకాపల్లి లక్ష్మి, సారిక సుజాత, దమ్మల ప్రియతో పాటుగా మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. సారిక సుజాత మడ్డువలసలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తె దగ్గరకు కొడుకుతో రాఖీ కట్టించడానికి అదే ఆటోలో వెళుతుంది. ఆటో డ్రైవర అత్యంత వేగంగా నడపడంతో కాగితాపల్లి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న బలోరా వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. సంఘటన చూసిన స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో రేగిడి 108 సిబ్బంది ఇఎంటి జగదీష్, పైలట్ నారాయణరావులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులని అంబులెన్స్‌లోకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేసి రాజాం ప్రభుత్వాసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. వీరిలో చిన్నారావు, సారికలకు పెద్ద గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.

చెక్‌బౌన్స్ కేసులో 6 నెలలు జైలు

శృంగవరపుకోట: రెండు చెక్ బౌన్స్ కేసుల్లో సునీల్ కుమార్ జైన్ అనే ముద్దాయికి 6 నెలల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సబ్బవరపు వాణి తీర్పు చెప్పారు. ఒక కేసులో రూ.11,47,000లను, మరో కేసులో రూ.9,09,000ల చొప్పున పరిహారాన్ని తొమ్మిది శాతం వడ్డీతో చెల్లించాలని తీర్పులో న్యాయమూర్తి వాణి పేర్కొన్నారు.

వేధింపుల కేసులో రెండేళ్లు జైలు

బొబ్బిలి: పట్టణంలోని తారకరామా కాలనీలో గుంట పైడితల్లి అలియాస్ రమ 2017లో వరకట్న వేధింపులు భరించలేక ఉరేసుకుని మృతి చెందింది. మృతురాలి తల్లి ములగపాటి లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొబ్బిలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసులో నేరం నిరూపణ కావడంతో ఎ.ఎస్.జె కోర్టు సబ్ జడ్జ్, సీనియర్ సివిల్ జడ్జ్ టి.వాసుదేవన్ ముద్దాయిలు గుంట శివ, గుంట గంగమ్మ, కొండ ఉమాదేవిలు ఒక్కొక్కరికి రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష, 3 వేల రూపాయలు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

గరం గరంగా కౌన్సిల్ సమావేశం

- కౌన్సిలర్ల పేరుతో అక్రమ వసూళ్లపై ఆగ్రహం
- మెప్మా సిబ్బందిపై చర్యలకు డిమాండ్
- ఇందిరమ్మ కాలనీ నకిలీ పట్టాలపై టిడిపి నిలదీత

ప్రజాశక్తి-బొబ్బిలి

మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గరం గరంగా జరిగింది. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాలులో గురువారం కౌన్సిల్ సాధారణ, అత్యవసర సమావేశం మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వైసిపి కౌన్సిలర్లు ఇంటి గోవిందరావు, పి.ఉమాశంకర్, ఎస్.బాబు మాట్లాడుతూ కౌన్సిలర్లు పేరుతో మెప్మా ఉద్యోగులు డ్వాక్రా మహిళలు నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్లకు ఇవ్వాలని చెప్పి అక్రమ వసూళ్లు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని టిపిఆర్ఒ జగన్మోహన్ హామీ ఇచ్చారు. అక్రమ కుళాయి కనెక్షన్లు ఎన్ని ఉన్నాయో చెప్పాలని ఇంటి గోవిందరావు కోరగా ఇస్తామని డిఇ రవికుమార్ చెప్పారు. గత కౌన్సిల్ సమావేశంలో రెండు చెరువులు సుందరీకరణ వాయిదా వేయాలని కౌన్సిల్ సమావేశంలో వైసిపి కౌన్సిలర్లు కోరారని, ఆ తీర్మానాలు వాయిదా వేశారా లేదా అని టిడిపి కౌన్సిలర్ రాంబార్కి శరత్ ప్రశ్నించగా అభ్యంతరం చేసిన కౌన్సిల్ సభ్యులతో చర్చించామని మున్సిపల్ చైర్మన్ సావు మురళి అన్నారు. కౌన్సిల్ సమావేశంలో అభ్యంతరం చేస్తే పర్సనల్‌గా చర్చించడం మీ పార్టీ విషయం కాదని శరత్ అన్నారు. కౌన్సిల్ సమావేశంలో అజెండా ఆమోదం, తిరస్కరణ చేసినవి వివరాలతో నోటీసు బోర్డులో ఎందుకు పెట్టడం లేదని శరత్ కోరగా ఇకా నుంచి పెడతామని చైర్మన్ మురళి చెప్పారు. మార్కెట్ రోడ్డులో రోడ్డు వేసినప్పుడు కాలువలు కొట్టేశారని, కాలువలు నిర్మించాలని టిడిపి ఫ్లోర్ లీడర్ గెంబలి శ్రీనివాసరావు కోరారు. గతంలో మున్సిపాలిటిలో 80 విద్యుత్ స్తంభాలు వేసేందుకు తీర్మానం చేశామని, అవి ఏ వార్డులో ఎన్ని వేశారో చెప్పాలని ఐదో వార్డు కౌన్సిలర్ వి.హైమావతి కోరారు. తమ వార్డులో విద్యుత్ స్తంభాలు వేయాలని కోరిన పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు నుంచి వసూళ్లు చేసిన డబ్బులతో మహిళా మార్ట్‌లు పెట్టడం సరికాదని ఆమె



నకిలీ పట్టాలపై నిలదీస్తున్న కౌన్సిలర్ శరత్

అన్నారు. అత్యవసర సమావేశంలో అజెండా మొత్తం వైసిపి వార్డులకు నిధులు కేటాయించారని, టిడిపి వార్డు ప్రజలు పన్నులు కట్టడం లేదా నిధులు కేటాయించడం లేదని శరత్ నిలదీశారు. టిడిపి వార్డులు పట్ల వివక్షత చూపడం అన్యాయమని ఆయన అన్నారు. మల్లమ్మపేటలో శ్మశానవాటికలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, తాగునీటి సమస్య పరిష్కరించాలని కౌన్సిలర్లు కె.రామారావు, తెంటు పార్వతి కోరారు. మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

ఇందిరమ్మ కాలనీ నకిలీ పట్టాలపై వాడివేడిగా చర్చ

ఇందిరమ్మ కాలనీ నకిలీ పట్టాలపై కౌన్సిల్ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. నకిలీ పట్టాలతో గుటకాయ స్వాహా కథనం ప్రజాశక్తిలో రావడంతో కౌన్సిల్ సమావేశంలో నకిలీ పట్టాలపై చర్చ జరిగింది. ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాలతో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని టిడిపి కౌన్సిలర్ రాంబార్కి శరత్ నిలదీశారు. గతంలో అక్రమంగా నిర్మిస్తున్న పూనాదులను జెసిబితో టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు తొలగిస్తే మరల నిర్మాణం చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నకిలీ పట్టాలు, అక్రమ పూనాదులు నిర్మాణంలో అధికార పార్టీ నేతలు అండతోనే జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయని, సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై టిపిఒ వరప్రసాద్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలను జెసిబితో తొలగిస్తే సెలవు దినాలలో నిర్మిస్తున్నారని చెప్పారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ నకిలీ పట్టాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్లు చెప్పారు. నకిలీ పట్టాలను గుర్తించాల్సిన బాధ్యత, ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని చెప్పారు. లేఅవుట్ వేసినప్పుడు మున్సిపల్ రిజర్వ్ స్థలం కేటాయించి మున్సిపాలిటీకు అప్పగిస్తే ఆక్రమణకు గురికాకుండా కాపాడుతామన్నారు. నకిలీ పట్టాలపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇళ్ల స్థలాల ఆక్రమణల వెనుక ఎమ్మెల్యే హస్తం

పట్టణ పరిధిలో ఉన్న ఇందిరమ్మ కాలనీ, అమ్మిగారి కోనేరు గట్టులపై జరుగుతున్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల వెనుక స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు హస్తం ఉందని ఎమ్మెల్యే అండదండలు చూసుకునే ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడుతూ ఇందిరమ్మ కాలలో బినామీ పట్టాలు ఉన్నాయని ఖాళీ స్థలాలలో విఆర్‌ఒల అండతో నకిలీ పట్టాలు సృష్టించి వాటిపై పునాదులు వేయించి లక్షలాది రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్, రెవెన్యూ యంత్రాంగం అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు ఇందిరమ్మ కాలనీ, బొబ్బిలి పట్టణంలో జరుగుతున్న భూ దందాలపై సమగ్ర విచారణ చేపట్టాలి లేనిపక్షంలో ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

టిడిపి సంఘీభావ పాదయాత్ర

ప్రజాశక్తి - కొత్తవలస

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో గురువారం సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. టిడిపి మండల అధ్యక్షులు గొరపల్లి రాము అధ్యక్షతన సంఘీభావ పాదయాత్ర దేశపాత్రునిపాలెం నుంచి మంగలపాలెం, రాజా ధియేటర్, రైల్వే స్టేషన్ మీదుగా కొత్తవలస అంబేద్కర్ జంక్షన్ వరకు సాగింది. రోడ్డుకి ఇరువైపులా వందలాది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులుతో భారీ స్థాయిలో డీజే, బాణాసంచాలతో సంఘీభావ పాదయాత్ర అంబేద్కర్ జంక్షన్ వరకు సాగింది. అనంతరం కొత్తవలస జంక్షన్‌లో అంబేద్కర్, ఎన్‌టిఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొప్ప కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజుల్లో 2,709 కిలోమీటర్లుకు చేరుకుందన్నారు. 15 జిల్లాలు, 77 నియోజకవర్గాల్లో ప్రజల బాధలను తెలుసుకున్నారని అన్నారు. రానున్న 2024 ఎన్నికలలో టిడిపి ప్రభుత్వం స్థాపించిన తరువాత హామీలను నెరవేర్చే విధంగా 100 కిలోమీటర్లకు ఒక్క హామీనిస్తూ శిలాఫలకాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమవలో నియోజకవర్గ నాయకులు గుమ్మడి భారతి, లగుడు రవికుమార్, పెదబాబు,



కొత్తవలస: సంఘీభావ ర్యాలీ చేస్తున్న గొంప కృష్ణ, తదితరులు

నియోజకవర్గస్థాయి నాయకులు, వేపాడ టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు, మాజీ ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, ఐటిడిపి, టిఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, తెలుగు మహిళా అనుబంధ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

డెంకాడ: వచ్చే ఎన్నికల తరువాత వైసిపి పార్టీ ఉండదని నెల్లిమర్ల నియోజవర్గం టిడిపి ఇంఛార్జి బంగార్రాజు అన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయనకు సంఘీభావంగా కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో నియోజవర్గ స్థాయిలో భోగాపురం మండలంలో చెరుకుపల్లి నుంచి లింగాలవలస వరకూ సుమారు నాలుగు కిలోమీటర్లు సంఘీభావ పాదయాత్రను గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ కు పాదయాత్రలో రోజు రోజుకి వస్తున్న ఆధరణను చూసి వైసిపి నాయకుల గుండెల్లో దడపట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ టిడిపి అధ్యక్షులు సత్యనారాయణ, శంకరరావు, పల్లె భాస్కరరావు, మాజీ ఎంపిపి కంది చంద్రశేఖర రావు, మాజీ జెడ్‌పిటిసి పతివాడ అప్పలనారాయణ, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి పతివాడ సాగి వెంకట శివ సాగర్ నాయుడు, నాయకులు సువ్వాడ రవిశేఖర్, గేదెల రాజారావు కార్యకర్తలు పాల్గొన్నారు.

బొబ్బిలి: నారా లోకేష్ యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసిన సంధర్భంగా బొబ్బిలిలో నియోజకవర్గం ఇంఛార్జి బేబినాయన ఆధ్వర్యంలో సంఘీభావ యాత్రను చేపట్టారు. బొబ్బిలి కోట నుంచి బయలుదేరిన ఈ పాదయాత్ర బలిజిపేట రోడ్డు మీదుగా వేణుగోపాలస్వామి గుడి ముందు నుంచి తాండ్రపాపారాయ బొమ్మ మీదుగా కోటకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మున్నాయుడు, టిడిపి నాయకులు పాల్గొన్నారు

విజయనగరం కోట : నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా టిడిపి ఆధ్వర్యంలో గురువారం సంఘీభావ ర్యాలీ చేపట్టారు. నగరంలోని స్థానిక కోట జంక్షన్ వద్ద ఎన్‌టిఆర్ విగ్రహానికి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌గజపతిరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘీభావ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కోట నుండి పైడితల్లమ్మ ఆలయం, గంట స్తంభం జంక్షన్, కన్యకాపరమేశ్వరి కోవెల మీదుగా ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచి వరకు ర్యాలీ సాగింది. కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, మండల అధ్యక్షులు బొద్ద నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.

గిరిజనులతో ఐఎఎస్ బృందం

శృంగవరపుకోట: మండలంలోని గిరిశికర గ్రామమైన దారపర్తి పంచాయతీ పల్లపు దుంగాడలో గడచిన నాలుగు రోజులుగా గిరిజన జీవనంపై అధ్యయనం చేస్తున్న ఐఎఎస్ శిక్షణ బృందం గ్రామస్తులతో మమేకమయ్యారు. నాలుగు రోజులుగా గిరిజను లతో గడిపి వారి కుటుంబ సభ్యులుగా మారారు. వీరికి గ్రామంలోని మహిళల ఆర్థిక స్థితిగతులు జీవన విధానాలపై వైయస్సార్ క్రాంతి పథకం ఎపిఎం సురేష్ పూర్తిగా వివరించారు. సిసి ఎర్నాయుడు, శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఈ బృందం ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆర్థిక పరిస్థితులపై ఆరా తీసింది. అనంతరం గురువారం పట్టణంలోని వైయస్సార్ క్రాంతి పథకం ద్వారా నిర్వహిస్తున్న మహిళా మార్ట్‌ను ఐఎఎస్ అధికారులు సందర్శించారు. వీరి వెంట ఏసి జయశ్రీ, ఎపిడి సావిత్రి సిబ్బంది పాల్గొన్నారు.

విస్తృతంగా వాహన తనిఖీలు

బొబ్బిలి: బొబ్బిలి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సిఐ ఆర్. జైభీమ్ ఆధ్వర్యంలో బొబ్బిలి గ్రోత్ సెంటర్ జంక్షన్ వద్ద గురువారం వాహన తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు. గంజాయి ఇతర డ్రగ్స్ లాంటి నిషేధిత పదార్థాలు రవాణా అవకుండా నిరోధించేందుకు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు.

సొంత నిధులు పెంచుకోవాలి

వంగర: మహిళా స్వయం సహాయక సంఘాలు సొంత నిధులు పెంచుకోవాలని ఎపిఎం మీసాల చక్రపాణి అన్నారు. విఒఎలు, గ్రామైఖ్య సంఘాల అధ్యక్షులకు స్థానిక వైకెపి కార్యాలయంలో రెండు రోజులు పాటు వర్క్‌షాప్ గురువారం ప్రారంభించారు. సంఘాలు ఆర్థిక నిర్వహణ, రుణ పరిపాలన, అకౌంట్ విధానం, అంతర్గత నియంత్రణ, ఆడిట్ వంటి అంశాలపై వివరించారు. మహిళ స్వయం సహాయక ప్రతి సంఘ సభ్యురాలు నెలకు రూ.200 తక్కువ లేకుండా పొదుపు చేయాలని సూచించారు. ప్రతి సంఘం నుంచి గ్రామైఖ్య సంఘానికి రూ.200 చెల్లించాల న్నారు. ప్రతి గ్రామైక్య సంఘం నుంచి మండల సమైక్యకు రూ.500 చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌పిఒ ఎపిఎం గోవిందరావు, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు కాబోతుల భగవతి, ఉపాధ్యక్షులు సుమతి, అకౌంటెంట్స్ శ్రీదేవి, సీసీలు, పాల్గొన్నారు.

5 వేల మొక్కలు వితరణ

లక్కవరపుకోట: మండలంలోని కల్లేపల్లి గ్రామ సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎల్అండ్‌టి సిబ్బంది వివిధ రకాల 5వేల మొక్కలను గురువారం వితరణ చేశారు. అదే గ్రామానికి చెందిన మంత నాగేశ్వరరావు, అల్లుమల్ల రమేష్ నాయుడు లిద్దరూ ఎల్అండ్‌టి పరిశ్రమలో ఇంజనీర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఈ పాఠశాలకు మొక్కలను అందించారు.

అర్హతే ప్రామాణికంగా పథకాలు

ప్రజాశక్తి- శృంగవరపుకోట

అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. గురువారం సాయంత్రం ఎస్.కోట నాలుగవ సచివాలయ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షుడు మోపాడ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి ఉన్న ఇతర ఇబ్బందులను తెలుసుకొని సచివాలయ సిబ్బందితో రాయించారు. వీటిని సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేపాడ ఎంపిపి సత్యవంతుడు, నాయకులు వాకాడ రాంబాబు, పలమర శెట్టి రామకృష్ణ, ఎంపిటిసి, వార్డు మెంబర్లు, సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

మెరకముడిదాం: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా తెలుసుకోవటం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉద్దేశ్యమని జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. గర్భాం సచివాలయం -2 పరిధిలో ఉన్న నరసయ్యపేటలో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఒక్క నరసయ్య పేట పంచాయతీలో ఉన్న 232 గడపకు గాను ఈ ప్రభుత్వం సుమారు మూడు కోట్ల రూపాయలు నేరుగా ముఖ్య మంత్రి జగన్ మోహనరెడ్డి లబ్ది దారుల ఖాతాలో వేశారని గుర్తు చేశారు. సర్పంచ్ పెనుమిజ్జి అప్పల నారాయణ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి భాగుందని మెచ్చుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి తాడ్డి కృష్ణవేణి, తాడ్డి వేణుగోపాలరావు, ఎస్‌వి రమణరాజు, కోట్ల వెంకటరావు, పప్పల క్రిష్ణ మూర్తి, కెఎస్ ఆర్కే ప్రసాద్, సత్తారు శ్రీను, తాడ్డి చంద్రశేఖర్, ఎంపిడిఒ ఎం. రత్నం, తహశీల్దార్ విజయ భాస్కర్, పాల్గొన్నారు.

ఉచిత మెగా వైద్య శిబిరం

ప్రజాశక్తి - గజపతినగరం

జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఉచిత మెగా వైద్య శిబిరం పాతబగ్గం గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మర్రాపు మాట్లాడుతూ 3వ రోజు జరిగిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో 103 మంది రక్త దాతలు రక్తం అందించారని, 4వ రోజు శాంతి నివాస్ ఆశ్రమంలో రాత్రి భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని, మిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, ఉచితంగా షుగర్, బిపి పరీక్షలు, మందులు పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన, రమేష్ రాజు, గజపతినగరం నాయకులు శ్రీను, పీరు, సాయి, జగదీష్, గౌరీ నాయుడు, పండు, మహేష్, ఆదినారాయణ, లక్ష్మణ, అశోక్, అనిల్, భాను, చరణ్, చలం కార్యకర్తలు పాల్గొన్నారు.

రోగులకు పండ్లు,రొట్టెలు పంపిణీ

బొబ్బిలి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలలో భాగంగా స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు, ఒఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జన్మదిన వారోత్సవాలలో భాగంగా రోగులకు పండ్లు,రొట్టెలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ కాంప్లెక్స్

ప్రజాశక్తి - నెల్లిమర్ల

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం హై స్కూల్ కాంప్లెక్స్ నిర్వహించారు. హెచ్ఎం సిహెచ్ ఆనందమూర్తి ఆధ్వర్యంలో పాఠశాలల సబ్జెక్ట్ కాంప్లెక్స్ నిర్వహణలో భాగంగా హిందీ కాంప్లెక్స్ నిర్వహించారు. కాంప్లెక్స్ సమావేశానికి గుర్ల, నెల్లిమర్ల మండలాలకు చెందిన 44 మంది హిందీ భాషా పండితులు హాజరు కావలసి ఉండగా 41 మంది హాజరయ్యారు. కాగా కాంప్లెక్స్‌లో విద్యాశాఖ సూచించిన అజెండా మాదిరి పాఠ్య బోధన, బోధనోపకరణాల తయారీ, ప్రత్యామ్నాయ బోధనా పద్ధతులు తదితర విషయాల మీద ఉపాధ్యాయులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వేపాడ: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజులు జరుగునున్న స్కూల్ కాంప్లెక్స్ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు ఎస్ఎస్ వల్లి గురువారం ప్రారంభించారు. వేపాడ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోగల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ అథ్లెట్‌కు ఘన సన్మానం

నెల్లిమర్ల: సమాజంలో అందరికి మార్గదర్శకంగా నిలిచిన పున్నపురెడ్డి సన్యాసినాయుడు అందరికీ ఆదర్శప్రాయుడని సెంచూరియన్ విశ్వ విద్యాలయం ఛాన్సెలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు కొనియాడారు. ఇటీవల శ్రీలంక కొలంబో రాజపక్షే స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పోల్ వాల్ట్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించిన ఎఆర్ కానిస్టేబుల్ పున్నపురెడ్డి సన్యాసినాయుడుకి గురువారం విశ్వ విద్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నాయుడును అందరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ పి.కె. మహంతి మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన తన కుటుంబంలో తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే కాకుండా మరో 17 మంది విజయానికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, ఐఎంఎ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ విఎస్ ప్రసాద్, 42 డివిజన్ కార్పొరేటర్ పిన్నింటి కళావతి, వైసిపి నాయకులు పిన్నింటి సూర్యనారాయణ, ఐక్యూఎసి డీన్ పిఎస్వి రమణారావు, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ ఎస్ వర్మ, డాక్టర్ దేవికరాణి, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

రాంబాబుకు పిహెచ్‌డి

బొబ్బిలి: పట్టణానికి చెందిన ధర్మవరపు రాంబాబుకు వ్యాయమ విద్యలో పిహెచ్‌డి లభించింది. వ్యాయమ విద్యలో ఎఫెక్ట్ అఫ్ ప్లయోమెట్రిక్ ట్రైనింగ్ అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఆన్ సెలెక్టెడ్ ఫీజికల్, ఫిజిలోజికల్ అండ్ సైకాలజికల్ వేరీబుల్స్ అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను ఆచార్య నాగార్జున విశ్వావిద్యాలయం నిర్వహించిన స్నాతకోత్సవంలో ఉప కులపతి ఆచార్య రాజశేఖర్ పట్టేట్ చేతులు మీదగా పిహెచ్‌డి పట్టాను అందుకున్నట్లు రాంబాబు తెలిపారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

పేటిఎం మిషన్లు పంపిణీ

ప్రజాశక్తి - నెల్లిమర్ల

జిల్లాలో స్త్రీనిధి ఋణాలు చెల్లింపు కొత్తగా పేటిఎం మిషన్ల ద్వారా వసూలు చేయడానికి పైలట్ ప్రాజెక్టు కింద జిల్లా ఎంపికైంది. ఇందులో భాగంగా గురువారం పథక సంచాలకులు ఎ. కళ్యాణ చక్రవర్తి చాంబర్‌లో స్త్రీనిధి సంఘాలకు పేటిఎం మిషన్లు పంపిణీ చేశారు. ఈ నెల నుంచి స్త్రీనిధి ఋణ చెల్లింపులను పేటిఎం మిషన్లు ద్వారా అమలు చేయాలని ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు కింద నెల్లిమర్ల, జామి, రేగిడి ఆముదాలవలస మండలాలకు మిషన్లు పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు. మహిళా సంఘాల జీవనోపాధుల మెరుగుదలకు స్త్రీనిధి ద్వారా జీవనోపాధుల ఋణాలు అందజేశామని ఋణాల చెల్లింపు పారదర్శకంగా ఉండేందుకు ఈ పెటిఎం మిషన్లు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్త్రీనిధి ఎజియం, ఎ. ఉమామహేశ్వరరావు, గరివిడి ఏరియా కోఆర్డినేటర్, బి. బంగారమ్మ, డిపియం (ఐబి), జె. లక్ష్మునాయుడు, నెల్లిమర్ల ఎపియం యల్. సత్యనారాయణ, స్త్రీనిధి మేనేజర్, కె. రమేష్ పాల్గొన్నారు.